క్లుప్తంగా

బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలి



సోలక్‌పల్లిలో పాస్‌బుక్ ప్రింటింగ్ ప్రారంభించిన బ్యాంకు అధికారులు

జిన్నారం(పటాన్‌చెరు): ఏపీజీవీబీ సేవల్ని ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని జనరల్ మేనేజర్ సుబ్రహ్మణ్యం అన్నారు. మంగళవారం ఆయన ఏజీఎం ఎస్‌ఎల్‌ఎస్ ప్రసాద్‌తో కలిసి మండల పరిధిలోని సోలక్‌పల్లి గ్రామంలో బ్యాంకు మిత్ర పాయింట్ వద్ద పాస్‌బుక్కు ప్రింటింగ్ మిషన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్యాంకు మిత్ర వద్ద ప్రింటింగ్ చేయడం మొదటిసారిగా ఏపీజీవీబీ ప్రారంభించిందన్నారు. ఈ అవకాశంతో ఖాతాదారులకు పని సులభవడంతో పాటు, దూరంగా ఉన్న వారికి రవాణా చార్జీలు మిగులుతాయన్నారు. ముఖ్యంగా రైతులు సకాలంలో పంట రుణాలు రెన్యూవల్ చేసుకుని అధిక వడ్డీ నుంచి విముక్తి పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్‌డీఎం గోపాల్, బ్యాంకు మేనేజర్ రాజు నాయక్, సిబ్బంది అఖిలేష్, సర్పంచ్ శ్రీకాంత్‌రెడ్డి, ఉప సర్పంచ్ కృష్ణారెడ్డి, గోపాల్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఆలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం



ఆలయ కమిటీ సభ్యులతో నీలం మధు

పటాన్‌చెరు టౌన్: దేవాలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం అందిస్తున్నట్లు బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ తెలిపారు. మంగళవారం పటాన్‌చెరు మండల పరిధిలోని కర్ధనూర్ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న సిద్ధి వినాయకస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు నీలం మధును సన్మానించారు. కార్యక్రమంలో నాయకులు లక్ష్మణ్, చాకలి శ్రీనివాస్, బాల్‌రాజ్‌గౌడ్, భూపాల్, గోపాల్, ప్రసాద్, మధు, ఎన్‌ఎంఆర్ యువసేన సభ్యులు పాల్గొన్నారు.

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం

పటాన్‌చెరు టౌన్: ప్రభుత్వ డిగ్రీ కళాశాల పటాన్‌చెరు 2023–24 సంవత్సరానికి గాను డిగ్రీ ప్రథమ సంవత్సరంలో అడ్మిషన్ల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైయినట్లు ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అడ్మిషన్లకు విద్యార్థులు దోస్త్ వెబ్ సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలన్నారు. ఆన్‌లైన్‌లో అప్లై చేసుకొనే విద్యార్థులు మీ–సేవ సెంటర్‌లో (లేదా) కళాశాలలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. కళాశాలలో బీఏ, బీకాం, కంప్యూటర్, బీఎస్సీలో ఎంపీసీ, ఎంపీసీఎస్, ఎంసీసీఎస్, బీజెడ్‌సీ, బీజెడ్‌సీఎస్ గ్రూప్‌లలో ఇంగ్లీష్, తెలుగు మీడియంలలో 720 సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పటాన్‌చెరు పరిసర ప్రాంతాలలో ఉన్న ఇంటర్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు మొదటి విడతలో రిజిస్ట్రేషన్ చేసుకొనుటకు చివరి తేదీ జూన్ 10వ తేదీ అని తెలిపారు.

కొనసాగుతున్న ప్రతిష్ఠాపన ఉత్సవాలు

వట్‌పల్లి(అందోల్): మండల పరిధిలోని దేవునూర్ గ్రామంలో భ్రమరాంబిక సమేత మల్లికార్జునస్వామి ప్రతిష్ఠాపన ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా మంగళవారం భక్తులు పూజలు నిర్వహించారు.

ధ్రువపత్రాలు సకాలంలో జారీ చేయాలి

సంగారెడ్డి టౌన్: ధ్రువీకరణపత్రాలు సకాలంలో జారీ చేయాలని వివిధ కులసంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ లో మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఆదాయ, కుల, నివాస ధ్రువీకరణపత్రాలు సకాలంలో జారీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో రజక సంఘాల సమితి జిల్లా అధ్యక్షుడు నామాల నాగేష్, మేదరి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ మహేంద్ర, రజక సంఘాల సమితి కోశాధికారి రాజు పాల్గొన్నారు.

వీఓఏల సమ్మెకు కాంగ్రెస్ నాయకుల మద్దతు

జోగిపేట(అందోల్): ఐకేపీ వీఓఏలు చేపట్టిన నిరవధిక సమ్మె మంగళవారం 44 వ రోజుకు చేరుకుంది. సమ్మె శిబిరాన్ని అందోల్ కాంగ్రెస్ బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పద్మనాభరెడ్డి, కాంగ్రెస్ అధ్యక్షుడు శివరాజ్, నాయకులు సుధాకర్, వీరేశం, నారాయణ సంపూర్ణ మద్దతు ప్రకటించి దీక్షలో కూర్చున్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు మల్లన్న, వీఓఏల అధ్యక్షుడు మల్లయ్య, వీఓఏలు విజయ, స్వప్న, లక్ష్మి, సునీత, రేణుక మానస అశోక్, లాయక్ అలీ, సుప్రియ, చంద్రిక, వీరమణి, సువర్ణ పాల్గొన్నారు.

తూతూ మంత్రంగా సర్వసభ్య సమావేశం

- గంటకే ముగిసిన వైనం
- సమయపాలన పాటించని అధికారులు
- మెజార్టీ సంఖ్యలో ప్రజాప్రతినిధులు గైర్హాజరు



సభ్యుల గైర్హాజరుతో ఖాళీగా దర్శనమిస్తున్న కుర్చీలు

వట్‌పల్లి(అందోల్): స్థానిక రైతువేదిక భవనంలో ఎంపీపీ పత్రి కృష్ణవేణి అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం తూతూ మంత్రంగా ముగిసింది. గంట పది నిమిషాల్లోనే సభను ముగించారు. ఉదయం 11.30 గంటలకు నిర్వహించాల్సిన సమావేశం మధ్యాహ్నం 12.03 గంటలకు నిర్వహించగా 1.15 గంటలకు ముగిసింది. 9 శాఖల అధికారులు గైర్హాజరవగా 9మంది ఎంపీటీసీలకు ఆరుగురు, 21 మంది సర్పంచ్‌లకు ఏడుగురు మాత్రమే హాజరైయ్యారు. ముందుగా ఆయా శాఖల అధికారులు నివేదికలను వివరించారు. గౌతాపూర్ సర్పంచ్ ఖయ్యూం తమ గ్రామంలో మసీదు దగ్గర ప్రమాదకరంగా ఉన్న సింగల్‌ఫేజ్ ట్రాన్స్‌ఫార్మర్‌ను తొలిగించాలని, అంగన్‌వాడీ భవనాన్ని బాగు చేయాలని పలుమార్లు కోరినా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. మంచిర్యాలతండాకు వచ్చే పైపులైన్ తరుచూగా పగులుతోందని, పైపు మార్చాలని 16 నెలలుగా చెబుతున్నా పట్టించుకోవడంలేందటూ సర్పంచ్ దీప్లానాయక్ మిషన్ భగీరథ ఏఈ రవికుమార్‌ను ప్రశ్నించారు. ఐకేపీ ఏపీఎం చంద్రశేఖర్ మీంటింగ్‌ల పేరు చెబుతూ కార్యాలయానికి గైర్హజరవుతూ సరిగా విధులు నిర్వహించడంలేదని ఎంపీటీసీ నర్సింలు వాపోయారు.

గైర్హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు

సర్వసభ్య సమావేశానికి పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు గైర్హాజరు కావడంతో కుర్చీలన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. ప్రజా సమస్యలపై చర్చించేందుకు కూడా సమావేశాలకు రాకపోవడం ఏమిటని పలువురు ప్రజాప్రతినిధులు చర్చించుకున్నారు. అదేవిధంగా పశువైద్యం, సాంఘీక సంక్షేమం, ఎక్సైజ్, పోలీసు, ఇరిగేషన్, అటవీ, మార్కెట్ తదితర శాఖల అధికారులు హాజరు కాలేదు. హాజరుకాని అధికారులపై ఉన్నతాధికారులకు తెలియజేస్తామని ఎంపీడీఓ జగదీశ్వర్ తెలిపారు.

రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి



నారాయణఖేడ్ రోడ్డు పనులు ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి

నారాయణఖేడ్: రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు. మండలంలోని చాప్టా(కె)గ్రామంలో రూ.5లక్షలతో నిర్మించనున్న ఫార్మేషన్ రోడ్డు పనులను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధిలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ లక్ష్మీబాయి రవీందర్‌నాయక్, సర్పంచ్ సంగమ్మ సంగప్ప, ఖేడ్, సిర్గాపూర్ మండలాల బీఆర్‌ఎస్ అధ్యక్షులు పరమేశ్వర్, సంజీవరావు, మండల రైబస అధ్యక్షులు సత్యపాల్‌రెడ్డి, రమేష్ చౌహాన్ పాల్గొన్నారు. అదేవిధంగా మండలంలోని అబ్బెంద గ్రామంలో ఓహెచ్‌ఎస్‌ఆర్ ట్యాంకు నిర్మాణ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు.

కల్హేర్(నారాయణఖేడ్): అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం నిజాంపేట్ మండలం నాగధర్‌లో కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ నేతల మోసపూరిత మాటలు ఎవరూ నమ్మొద్దని కోరారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి మద్దతుగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైద్యులు పవన్‌కళ్యాణ్, స్టాలిన్, సూపర్‌వైజర్ మాణిక్యం, సర్పంచ్ రవిల, ఉపసర్పంచ్ అడివప్ప, బీఆర్‌ఎస్ నాయకులు రవీందర్‌నాయక్, గోపి, ఏఎన్‌ఎం బాలమణి, వార్డుసభ్యులు పాల్గొన్నారు.

క్రీడాకారులకు..

క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తోందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే ఎం. భూపాల్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని ఖానాపూర్(కె)లో ఎంబీఆర్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు. గ్రామానికి చెందిన జట్టు సభ్యులకు ఉచితంగా క్రికెట్ కిట్ అందజేశారు. క్రీడాకారులు ప్రతిభ కనబర్చాలని కోరారు.

కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

కంగ్టి(నారాయణఖేడ్): మండలంలోని ముర్కుంజాల్ గ్రామానికి చెందిన ముగ్గురు మహిళలకు మంగళవారం ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ కంగ్టి మండల అధ్యక్షులు ఏస్కె గంగారాం, సాయాగౌడ్, ఖేడ్ జెడ్పీటీసీ లక్ష్మీబాయి పాల్గొన్నారు.

దత్తగిరిలో కోదండరాం పూజలు



దత్తగిరిలో పూజలు చేస్తున్న కోదండరాం

ఝరాసంగం(జహీరాబాద్): జిల్లాలో ఆధ్యాత్మిక క్షేత్రమైన బర్దీపూర్ దత్తగిరి మహారాజ్ ఆశ్రమాన్ని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం సందర్శించారు. మంగళవారం ఆశ్రమానికి వచ్చిన ఆయనకు ఆశ్రమ పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ 108 వైరాగ్య శిఖామణి అవధూతగిరి మహారాజ్, డా.సిద్దేశ్వరస్వామి ఆధ్వర్యంలో ఆశ్రమ మర్యాదలు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. ఆశ్రమంలోని జ్యోతిర్లింగాల వద్ద స్వామి వారికి అభిషేకం, కుంకుమార్చన, మహామంగళహారతి తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామి వారి తీర్థప్రసాదాలు అందించి, పూలమాల, శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో రంజోల ఆశ్రమ పీఠాధిపతి రాచయ్య స్వామి, నియోజకవర్గ అధ్యక్షుడు మొగుడంపల్లి ఆశప్ప తదితరులు పాల్గొన్నారు.

కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

పటాన్‌చెరు టౌన్: కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ పటాన్‌చెరు డివిజన్ అధ్యక్షుడు నాగరాజు యాదవ్ అన్నారు. మంగళవారం పట్టణంలో స్థానిక బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన నాగరాజు యాదవ్ మాట్లాడుతూ పార్టీ బలోపేతం కోసం సైనికులుగా పని చేయాలన్నారు. అనంతరం బీజేపీ పట్టణ కార్యదర్శిగా రమేష్, యువ మోర్చా పట్టణ అధ్యక్షుడిగా పెద్దగొల్ల ప్రశాంత్, ఓబీసీ మోర్చా పట్టణ అధ్యక్షుడిగా శ్రీనివాస్‌లను నియమించారు. కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి బైండ్ల కుమార్, పట్టణ ఇన్‌చార్జి దేవేందర్, అసెంబ్లీ కో–కన్వీనర్ శ్రీనివాస్‌గుప్తా, జిల్లా కార్యవర్గ సభ్యులు అంగడి బాలరాజు, జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి సుజాత, పట్టణ ఉపాధ్యక్షుడు ఆదిత్య, ప్రధాన కార్యదర్శి విజేందర్, యువ మోర్చా అసెంబ్లీ కన్వీనర్ రాజగోపాల్ యాదవ్, సోషల్ మీడియా కన్వీనర్ సంఘమేశ్ పాల్గొన్నారు.

ఘనంగా సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవం



జోగిపేటలో సీఐటీయూ జెండా ఆవిష్కరిస్తున్న విద్యాసాగర్



సమావేశంలో మాట్లాడుతున్న సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున్

పటాన్‌చెరు టౌన్: కార్మికుల పక్షాన సీఐటీయూ ఎల్లప్పుడు అండగా ఉంటుందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున్ అన్నారు. సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని మంగళవారం పటాన్‌చెరులోని శ్రామిక భవన్ లో జరిగిన సెమినార్ లో ఆయన మాట్లాడారు. సీఐటీయూ ఏర్పడిన తర్వాతనే దేశంలో ఐక్య పోరాటాలు వచ్చాయని, కార్మికులు ఏకమయ్యారని గుర్తు చేశారు. పాలకులు తెచ్చే కార్మిక వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా పోరాడుతున్న ఏకైక సంఘం సీఐటీయూ అన్నారు. కార్యక్రమంలో సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షుడు రాజయ్య, పాండురంగా రెడ్డి, వాజిద్ అలి, సుధాకర్, శ్యామ్, సంతోష్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

జహీరాబాద్ టౌన్: సీఐటీయూ 53వ ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ కార్యాలయం వద్ద ఆ సంఘం జిల్లా కార్యదర్శి మహిపాల్ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఐక్య కార్మిక ఉద్యమాలకు సీఐటీయూ సారధిగా ఉందన్నారు. 53 సంవత్సరాల నుంచి కార్మిక, కర్షకల హక్కుల సాధన కోసం పోరాటాలు చేస్తున్నామన్నారు. సీఐటీయూ నాయకులు వీరయ్యాగౌడ్, యశోదమ్మ, తబరేజ్ పాల్గొన్నారు.

జోగిపేట(అందోల్): సీఐటీయూ 53వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం జోగిపేట కేంద్రంలో సీఐటీయూ జెండాను ఆ సంఘం అందోలు డివిజన్ కార్యదర్శి విద్యాసాగర్ ఆవిష్కరించారు. నాయకులు మల్లన్న, ఆంజనేయులు, అలీ, మల్లేశం పాల్గొన్నారు.

సదాశివపేట రూరల్(సంగారెడ్డి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై ఐక్యపోరాటాలు సాగించాల్సిన అవసరం ఉందని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ అన్నారు. సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పండ్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు నర్సింలు, రాజు, కృష్ణమూర్తి, శ్రీకాంత్, మల్లేశం, శ్రీనివాస్, సురేష్ పాల్గొన్నారు.

ప్రజా సంక్షేమానికి పెద్దపీట

- ఎమ్మెల్యే మాణిక్‌రావు



మాట్లాడుతున్న ఎమ్మెల్యే మాణిక్‌రావు

జహీరాబాద్: ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే మాణిక్‌రావు అన్నారు. వచ్చేనెల 2 నుంచి 22వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించతలపెట్టిన తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరుతూ మంగళవారం క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చొరవతో పది సంవత్సరాలలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఆత్మ చైర్మన్ పెంటారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు మచ్చేందర్, గౌస్, ఎంపీటీసీ బక్కారెడ్డి, వ్యవసాయశాఖ అధికారులు భిక్షపతి, ఏఓ, ఏఈఓలు పాల్గొన్నారు.

ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి



మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సంజీవరావు

జోగిపేట(అందోల్): నియోజకవర్గంలోని రేగోడ్, అల్లాదుర్గం, టేక్మాల్ మండలాలను సంగారెడ్డి జిల్లాలోకి మార్చేందుకు చర్యలు తీసుకుంటానని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని రాష్ట్ర వైఎస్సార్‌టీపీ అధికార ప్రతినిధి సంజీరావు అన్నారు. మంగళవారం జోగిపేటలో స్థానిక విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం 20 రోజుల పాటు నిర్వహించతలపెట్టిన దశాబ్ది ఉత్సవాల పేరిట రూ.కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందన్నారు. సింగూరు ప్రాజెక్టు నీటిని నియోజకవర్గంలోని అన్ని మండలాలకు అందించేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర నిధులన్నీ గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గాలకే కేటాయిస్తున్నారని, ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందన్నారు. ప్రజలంతా రాజన్న రాజ్యాన్ని కోరుకుంటున్నారని తెలిపారు.

పండగలా ఉత్సవాలు నిర్వహించాలి

ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి



మాట్లాడుతున్న ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి

పటాన్‌చెరు: జూన్ 2వ తేదీ నుంచి 22వ తేదీ వరకు నిర్వహించతలపెట్టిన దశాబ్ది ఉత్సవాలలో ప్రతిఒక్కరిని భాగస్వామ్యం చేస్తూ పదేళ్ల ప్రగతిని ప్రతిబింబించేలా కార్యక్రమాలు చేపట్టాలని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో దశాబ్ది ఉత్సవాలపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పదేండ్ల కాలంలో నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, సాధించిన విజయాలను పల్లె పల్లెనా ప్రతిఒక్కరికి తెలిసే విధంగా కార్యక్రమాలు రూపొందించాలని కోరారు. ప్రభుత్వ కార్యాలయాలను రంగురంగుల దీపాలతో అలంకరించాలని కోరారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని, పట్టణాన్ని ప్రగతికి ప్రతీకగా తీర్చిదిద్దామని వివరించారు. 20 రోజులపాటు నిర్వహించే ప్రతి కార్యక్రమంలో తాను స్వయంగా పాల్గొంటానని ఎమ్మెల్యే జీఎంఆర్ తెలిపారు.అనంతరం వివిధ శాఖల అధికారులు దశాబ్ద కాలంలో సాధించిన ప్రగతిని నివేదికల రూపంలో వివరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్,డీఎస్పీ భీంరెడ్డి, అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు.

అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యం

ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్



మాట్లాడుతున్న ఎమ్మెల్యే క్రాంతికిరణ్

జోగిపేట(అందోల్): బీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. మంగళవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి పనులను ప్రజలకు తెలియజేయాలన్నారు. దశాబ్ది ఉత్సవాలను పండగలా నిర్వహించేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలన్నారు. ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తోందని వివరించారు. సమావేశంలో నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, రాష్ట్ర మార్క్‌ఫెడ్ డైరెక్టర్ జగన్‌మోహన్ రెడ్డి, అందోల్ ఎంపీపీ బాలయ్య, జోగిపేట మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, తహసీల్దార్లు, వ్యవసాయ శాఖ ఏడీఏ అరుణ, విద్యుత్‌శాఖ ఏడీఏ శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

జోగిపేట(అందోల్): మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డులో డీఎల్ ఫంక్షనల్ నుంచి మజీద్ రోడ్డు వరకు రూ.70 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. రాష్ట్ర మార్క్‌ఫెడ్ డైరెక్టర్ జగన్‌మోహన్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గూడెం మల్లయ్య వైస్‌చైర్మన్ ప్రవీణ్, బీఆర్‌ఎస్ నాయకులు సాయికుమార్, అశోక్, వెంకటేశం, మహేష్, గోపాల్, సత్యం, సాబీర్ పాల్గొన్నారు.

చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి



మాట్లాడుతున్న ఎస్‌ఐ శ్రీకాంత్

జహీరాబాద్: విద్యార్థులు ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్ వంటి సోషల్ మీడియాకు దూరంగా ఉండి చెడు వ్యసనాలను దగ్గరకు రానివ్వరాదని ఎస్‌ఐ శ్రీకాంత్ సూచించారు. మంగళవారం స్థానిక ఆచార్య డిగ్రీ కళాశాలలో నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. జీవితాన్ని వృథా చేసుకోకుండా తమకంటూ లక్ష్యాన్ని పెట్టుకుని ముందుకు సాగాలన్నారు. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చి సమాజంలో ఉత్తమ పౌరులుగా ఎదగాలని సూచించారు. డిగ్రీ అనంతరం ఉన్నత ఉద్యోగాలు సాధించే దిశలో ప్రయత్నించి కుటుంబాలకు ఆసరాగా ఉండాలన్నారు. కార్యక్రమంలో రిసోర్స్ సంస్థల డీన్ విద్యాసాగర్, ప్రిన్సిపాల్ హరికుమార్, డైరెక్టర్లు వెంకట్‌రాంరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

సంక్షిప్త వార్తలు

◆ విద్యుత్ కోతలతో ఇబ్బందులు

రామచంద్రాపురం(పటాన్‌చెరు): నిత్యం విద్యుత్ కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రధానంగా రామచంద్రాపురం సబ్‌స్టేషన్ పరిధిలో ఈ సమస్య తీవ్రంగా ఉంది. వేసవి కావడంతో ప్రజలకు మరింత ఇబ్బందులు తప్పడంలేదు. రాత్రి సమయాల్లో గంటల తరబడి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

◆ షెడ్డు ఏర్పాటుకు హామీ

నారాయణఖేడ్: మండల పరిధిలోని రుద్రారంలో రేణుకాఎల్లమ్మ ఆలయాన్ని సందర్శించే భక్తుల సౌకర్యార్థం రేకుల షెడ్‌ను ఏర్పాటు చేయిస్తామని విగ్రాం రామాగౌడ్ పీపుల్స్ వెల్ఫేయిర్ ట్రస్టు చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్ హామీ ఇచ్చారు. మంగళవారం ఆయన ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు అంజాగౌడ్, ట్రస్టు సభ్యులు శ్యామాగౌడ్, కృష్ణాగౌడ్, రవిగౌడ్, వినోద్, నాగరాజు, మున్వర్ ఖురేషి, సర్వ మాణిక్యం, షేక్ అహ్మద్ పాల్గొన్నారు.

◆ పంపిణీకి సిద్ధంగా జీలుగ విత్తనాలు

కంగ్టి(నారాయణఖేడ్): వరి పంటలు వేసే రైతులు పచ్చిరొట్ట తయారీ కోసం జీలుగ విత్తనాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నట్లు ఏఈఓ సంధ్యారాణి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని తడ్కల్‌లో రైతులకు అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. రైతులు పట్టాదారుపాస్‌బుక్, ఆధార్, బ్యాంక్ ఖాతా బుక్ జిరాక్స్‌లు సమర్పించి జీలుగ విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు.

◆ వికలాంగులకు పరికరాల పంపిణీ

సంగారెడ్డి అర్బన్: సహారా హెల్త్–డెవలప్మెంట్ సొసైటీ సెంటర్ ఫర్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్, సంగారెడ్డి వారు సెరిబ్రల్ పల్సి అభివృద్ధి ఆలస్యం గల పిల్లలకు ఉచిత ఫిజియో తెరఫీ, స్పీచ్ తెరఫీ, బీహేవియర్ తెరఫీ, ఆక్యుపేషనల్ తెరఫీ, ఇంక్లుసివ్ ఎడ్యుకేషన్ అందిస్తున్నట్లుగా తెలియజేశారు. శారీరక వైకల్యం కలవారికి చంక కర్రలు, చేతి కర్రలు, వాకర్స్ ఉచితంగా పంపిణీ చేయుచున్నట్లుగా తెలిపారు. వైద్య ధ్రువీకరణ పత్రం, ఆధర్‌కార్డ్, రేషన్‌కార్డు, పాస్ పోర్ట్ సైజ్ రెండు ఫోటోలులతో రావాలని సూచించారు. పూర్తి వివరాలకు 9700005848ను సంప్రదించాలన్నారు.

◆ బ్రాహ్మణ సదన్ ప్రారంభోత్సవానికి తరలిరండి

కంగ్టి(నారాయణఖేడ్): ప్రతిష్ఠాత్మకంగా హైదరాబాద్‌లోని గోపన్‌పల్లిలో నూతనంగా నిర్మించిన బ్రాహ్మణసదన్ ప్రారంభోత్సవానికి ఖేడ్ నియోజకవర్గంలోని బ్రాహ్మణులు అధికసంఖ్యలో తరలిరావాలని బ్రాహ్మణ సమాజం సేవా సంస్థ ఖేడ్ నియోజకవర్గం అధ్యక్షులు కిషన్‌రావు దేశ్పాండే, గౌరవ అధ్యక్షులు క్రిష్ణశర్మ పిలుపునిచ్చారు. మంగళవారం ఖేడ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ బ్రాహ్మణ సమాజం సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఖేడ్ ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్‌రావు, వెంకట్‌రావు, రాఘవేందర్‌రావు, అర్వింద్ రావు పాల్గొన్నారు.

◆ పరీక్షలకు అనుమతి

జహీరాబాద్: పట్టణంలోని ఆక్స్‌ఫర్డ్ పాఠశాల యాజమాన్యం నిర్వాకంతో పదో తరగతి పరీక్షలు రాయలేకపోయిన విద్యార్థులకు అడ్వాన్స్‌డ్ సప్లమెంటరీ పరీక్షలు రాసేందుకు అనుమతి లభించినట్లు ఎంఈఓ బస్వరాజ్ తెలిపారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. 8 మంది విద్యార్థులకు జహీరాబాద్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ద్వారా ఎస్‌ఎస్‌సీ నామినల్ రోల్స్, పరీక్ష ఫీజు చెల్లించి పరీక్షలు రాసేందుకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు.

◆ పోగొట్టుకున్న సెల్‌ఫోన్లు అందజేత

నారాయణఖేడ్: పట్టణానికి చెందిన సయ్యద్ మహతాబ్, మండలంలోని తుర్కాపల్లికి చెందిన కుర్మ భీంగొండ రెండు నెలల క్రితం తమ సెల్‌ఫోన్లను పోగొట్టుకున్నారు. ఈమేరకు పోలీసుశాఖ సూచించిన పోర్టల్‌లో మీసేవ ద్వారా వివరాలను నమోదు చేయించారు. ఆయా సెల్‌ఫోన్లు ఆన్‌లో ఉన్నట్లు పోర్టల్‌లో తెలియడంతో వాటిని స్వాధీనం చేసుకుని మంగళవారం బాధితులకు ఖేడ్ పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి, కానిస్టేబుల్ రమేష్ అందజేశారు.

◆ నేడు దయల్ యువర్ ఆర్‌ఎం

సంగారెడ్డి టౌన్: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మెదక్ రీజియన్ పరిధిలో బుధవారం డయల్ యువర్ ఆర్‌ఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు రీజినల్ మేనేజర్ సుదర్శన్ తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మధ్యాహ్నం 3:30 గంటల నుంచి 4:30 గంటల వరకు కార్యక్రమం ఉంటుందన్నారు. ప్రయాణికుల సలహాలు, సూచనలకు 8500376267 నెంబర్‌ను సంప్రదించాలన్నారు.

◆ పెన్షన్లు మంజూరు చేయాలి

సంగారెడ్డి టౌన్: కొత్త పింఛన్లు మంజూరు చేయాలని కులబ్ గూర్ వార్డు సభ్యులు పి.కృష్ణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఇప్పటి వరకు మంజూరు కాలేదన్నారు. మంగళవారం సంగారెడ్డి ఎంపీడీఓ రవీందర్‌కు వినతి పత్రం అందజేశారు.

◆ అంబేడ్కర్ స్టడీసర్కిల్ అధ్యక్షుడిగా శ్రీనివాస్

జహీరాబాద్: డివిజన్ అంబేడ్కర్ స్టడీ సర్కిల్ కమిటీ అధ్యక్షుడిగా శ్రీనివాస్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మంగళవారం మాజీ అధ్యక్షుడు మొగులయ్య గౌతం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. ఉపాధ్యక్షులుగా నిమ్మల కిష్టయ్య, మొగులయ్య, పాండు, ప్రధాన కార్యదర్శిగా రవికాంత్, కార్యదర్శులుగా వెంకయ్య, అమృత్, విజయ్‌కుమార్, కోశాధికారిగా బిచ్చయ్యలను ఎన్నుకున్నారు. అనుబంధ సంఘాలకు అశోక్‌కుమార్, సుర్జీత్‌కుమార్, గౌతం, సంజీవ్‌కుమార్, నర్సింహులు, వసంత్, ముకుంద్‌శిల్పలను ఎన్నుకున్నారు. కార్యవర్గ సభ్యులుగా విఠల్, అంజయ్య, అశోక్‌కుమార్, వెంకటేశం, క్రిష్ణ, గోవర్ధన్, మారుతివంశీ, నర్సింహులు ఎంపికయ్యారు. సలహదారులుగా రాంచందర్ భీంవంశీ, నర్సయ్య, అశోక్‌కుమార్, మొగులయ్యాగౌతం, బిచ్చయ్యలను ఎన్నుకున్నారు. సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆయా కర్మాగారాల కార్మికులు పాల్గొన్నారు.

◆ నగేశ్‌ను కలిసిన ప్రకాశ్‌చారి

జిన్నారం(పటాన్‌చెరు): డీఆర్‌ఓగా పదోన్నతి పొందిన మెంచు నగేశ్‌ను గడ్డపోతారం సర్పంచ్ ప్రకాశ్‌చారి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి అభినందించారు.

◆ విగ్రహాల ప్రతిష్ఠాపన ప్రారంభం

నారాయణఖేడ్: పట్టణంలోని దత్తాత్రేయస్వామి ఆలయంలో దత్తాత్రేయస్వామి, రేణుకామాత విగ్రహాలతో పాటు ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. గురువారం వరకు మహోత్సవాలను నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. దాత దారం వీరేశం ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ చేపట్టారు. పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల భక్తులు పాల్గొన్నారు.

◆ అమ్మవారికి ప్రత్యేక పూజలు

మునిపల్లి(అందోల్): మండలంలోని తాటిపల్లి రేణుకాఎల్లమ్మ అమ్మవారి మొదటి వార్షికోత్సవంలో భాగంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల భక్తులు పాల్గొన్నారు.